క్లుప్తంగా

ఆదోని ఎంపీడీఓగా రాజేంద్రప్రసాద్



ఆదోని రూరల్: ఆదోని ఎంపీడీఓగా రాజేంద్ర ప్రసాద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాను కోసిగి ఎంపీడీఓ కార్యాలయం నుంచి బదిలీపై ఆదోనికి వచ్చానన్నారు. ఆదోని మండల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీఓ గీతావాణి ఆస్పరి మండలానికి బదిలీ అయ్యారు.

డీటీగా బాధ్యతలు స్వీకరించిన శశిశేఖర్



నందవరం : నందవరం మండలం డిప్యూటీ తహసీల్దార్‌గా శశిశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూ సమస్యల పరిష్కరానికి త్వరలో గ్రామసభలు నిర్వహిస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి



మాట్లాడుతున్న ఎంపీడీఓ దశరథ రామయ్య

నందవరం : పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎంపీడీఓ దశరథ రామయ్య సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఈశ్వరయ్య, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు టైలరింగ్‌లో శిక్షణ



విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్న ఒకేషనల్ టీచర్ వెంకటగౌరి

ఆదోని సెంట్రల్: బాలికలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అప్పరల్స్ ట్రేడ్‌పై ఇంటర్న్‌షిప్ ఒకేషనల్ కోర్సును ప్రారంభించింది. దసరా సెలవుల్లో సమయం వృథా చేసుకోకుండా టైలరింగ్‌లో గురువారం శిక్షణ ప్రారంభించినట్లు ఒకేషనల్ టీచర్ వెంకటగౌరి తెలిపారు. సమగ్ర శిక్ష పథకం ద్వారా చేపడుతున్న శిక్షణలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్థినులు సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పారు. టైలరింగ్, ఎంబ్రాయిడర్, ఫ్యాషన్ డిజైనింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

సన్మానం



బదిలీపై వెళ్తున్న అధికారులను సన్మానిస్తున్న దృశ్యం

నందవరం : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ దశరథ రామయ్య, ఈఓపీఆర్డీ ఈశ్వరయ్య, పంచాయతీ రాజ్ ఏఈ జయన్నను గురువారం అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఎంపీడీఓ దశరథ రామయ్యను మిడుతూరు మండలం, ఈఓపీఆర్డీ ఈశ్వరయ్యను సి. బెళగల్ మండలం, పంచాయతీ రాజ్ ఏఈ జయన్నను ఎమ్మిగనూరుకు ఉన్నతాధికారులు బదిలీ చేసినట్లు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఈరన్న, లక్ష్మన్న, ఏపీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు పెద్దిరెడ్డి, సుజాత, రామారావు, విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

ఘర్షణ.. కేసు నమోదు

ఆదోని రూరల్: మండలంలోని గణేకల్ గ్రామం వద్ద గురువారం ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో వీరేష్ పై కేసు నమోదు చేసినట్లు పెద్దతుంబళం ఎస్‌ఐ మహేష్‌కుమార్ తెలిపారు. వివరాలు.. కౌతాళం మండలంలోని ఉరుకుంద గ్రామానికి చెందిన మహాదేవ పొలంలో పని చేసుకునేందుకు వెళ్లాడు. తన వాహనాన్ని రోడ్డుపై నిలిపి వెళ్లగా..గణేకల్ గ్రామానికి చెందిన వీరేష్ ఎద్దుల కాడి తగిలి వాహనం కింద పడిపోయింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. వీరేష్ మహాదేవపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వీరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

నిలిచిన నిర్మాణాలు.. చదువుకు ఇబ్బందులు

- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద పాఠశాలల్లో మౌలిక వసతులు
- విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం
- ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన పనులు
- అవస్థలు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు



కల్లుబావి పురపాలక ప్రాథమిక పాఠశాలలో నిచిలిన అదనపు తరగతి గదుల నిర్మాణం



ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిలిచిపోయిన అదనపు తరగతి గదుల పనులు

ఆదోని సెంట్రల్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠశాలలో మౌలిక వసతులను కల్పించేందుకు నాడు- నేడు పనులను చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గకుండా పాఠశాలల రూపు రేఖలను మార్చింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో తరగతి గదులు ఉండాలని భావించి అదనపు గదుల నిర్మాణ పనులను చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గదుల నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు.

అసంపూర్తిగా తరగతి గదులు..

పట్టణంలోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాల, కల్లుబావి ప్రాథమిక పాఠశాల, నెహ్రూమెమోరియల్ ఉన్నత పాఠశాల తదితర వాటిలో తరగతి గదులు పూర్తి అయినా చిన్న చిన్న మైనర్ పనులు విద్యుత్, ప్లాస్టరింగ్ వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. డణాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు పూర్తి అయిన ప్లాస్టింగ్, విద్యుత్, కిటికీలు, తలుపులు వంటి మైనర్ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదుల నిర్మాణాలను చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

38 పాఠశాలల్లో 162 అదనపు తరగతి గదుల నిర్మాణం

ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ, ఎయిడెడ్, పురపాలక, గురుకుల పాఠశాలలు కలిపి 130 ఉన్నాయి. ఆయా పాఠశాలలో 31,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదటి విడతలో నాడు–నేడు పనులను పూర్తి చేసుకున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణాల పనులను చేపట్టింది. ఒక్కొక్క గది నిర్మాణానికి రూ.12 లక్షలు చొప్పున నిధులను మంజూరు చేశారు. ఆదోని పట్టణం గ్రామీణ ప్రాంతాల్లోని 38 పాఠశాలల్లో 162 అదనపు తరగతి గదులను నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గదుల నిర్మాణాలు పూర్తి అయితే గదుల సమస్య తీరుతుందని ఉపాధ్యాయులు, విద్యార్థులు భావించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరుగులు పెట్టించిన గదుల నిర్మాణాలు.. కూటమి ప్రభుత్వం రావడంతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఏమి చేయాలో తెలియక ఆయా పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న తరగతి గదులలోనూ, నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న గదులలో విద్యార్థులను కూర్చొబెట్టి పాఠాలు చెబుతున్నారు. కొన్ని చోట్ల వరండాలోనూ, చెట్ల కింద కూర్చొబెట్టి విద్యా బోధన అందించాల్సిన పరిస్థితి.

అనుమతులు ఇస్తే పనులు ప్రారంభిస్తాం



విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదుల కొరత ఉన్న పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. కొన్ని చోట్ల పనులు మధ్యలో ఆగి పోయాయి. మరి కొన్ని చోట్ల గదుల నిర్మాణాలు పూర్తి అయినా.. చిన్న చిన్న మైనర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు పూర్తి అయితే గదులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావచ్చు. గదుల నిర్మాణాలపై అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుమతులను ఇస్తే పనులను ప్రారింభించేందుకు చర్యలు చేపడుతాం.

– శ్రీనివాసులు, మండల విద్యాధికారి–2, ఆదోని

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎమ్మిగనూరురూరల్: గుడేకల్–హనుమాపురం కొండల్లో చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఇన్‌చార్జ్ సెక్షన్ ఆఫీసర్ రామచంద్రుడు, బీట్ ఆఫీసర్ అనూరాధ పేర్కొన్నారు. గురువారం వారు మాట్లాడుతూ పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే రైతు బర్రె దూడను చిరుతపులి దాడి చేసి చంపినట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే కంబదలదిన్నె వెటర్నటీ డాక్టర్‌తో పోస్టుమార్టుం చేయించి నష్టపరిహారంకు సిఫార్ చేసినట్లు తెలిపారు. చిరుత పులి సంచారంతో రాత్రి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు అవగాహనలు కల్పించినట్లు చెప్పారు.

కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతాం



పట్టణంలో కేవీపీఎస్ జెండాను ఆవిష్కరిస్తున్న సంఘ నాయకులు

ఎమ్మిగనూరుటౌన్: కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతామని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవసహాయం పిలుపునిచ్చారు. కేవీపీఎస్ 26వ వార్షికోత్సవంలో భాగంగా గురువారం పట్టణంలోని క్రాంతినగర్ తదితర ప్రాంతాలు, కేవీపీఎస్ కార్యాలయం వద్ద జెండాలను నాయకులు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష, అణచివేత ఇంకెంత కాలం అని ప్రశ్నించారు. కార్యక్రమంలో చర్మకారుల సంఘ జిల్లా కార్యదర్శి సుమాల ఆంథోని, రాజు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కాంప్లెక్ నిర్మాణ పనులు ప్రారంభం



జేసీబీతో పనులు మొదలుపెట్టిన దృశ్యం

ఆదోని టౌన్: ఆదోని మున్సిపాలిటీకి తలమానికమైన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాలుగు నెలల క్రితం ఆగిపోయిన పనులు గురువారం ప్రారంభమయ్యాయి. వ్యాపారుల గుడ్ విల్‌తోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కాంప్లెక్స్‌లో ఐదు అంతస్తులు, 360 షాపుల నిర్మించనున్నారు. ఇందుకుగానూ వ్యాపారుల నుంచి గుడ్ విల్ రూపంలో వసూలు చేసిన రూ.33 కోట్లను ఖర్చు చేయనున్నారు. నిర్మాణం త్వరగా పూర్తయితే మున్సిపాలిటీకి నెలకు దాదాపు రూ.2 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్ వేగంగా పనులు పూర్తి చేసి మున్సిపాలిటీకి అప్పగించాలని వారు కోరుతున్నారు.

రైలు మార్గం ఏర్పాటు చేయాలి

ఆదోని అర్బన్: మార్కాపురం నుంచి శ్రీశైల క్షేత్రానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని వీరశైవ జంగం హక్కుల పోరాట సమితి నాయకులు కన్నె జగదీష్, గాజుల చంద్రశేఖర్, ఆనంద్‌స్వామి కోరారు. ఈ మేరకు గురువారం కర్నూలులో ఎంపీ బస్తిపాటి నాగరాజును ఎంపీని కలిసి విన్నవించారు. శ్రీశైలం క్షేత్రానికి గతంలో మార్కాపురం నుంచి రైలు మార్గానికి 65 కి.మీ. మేర సర్వే చేసినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. గత ప్రభుత్వంలో శ్రీశైలం క్షేత్రానికి కారిడార్ వ్యవస్థ కల్పించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కూడా రైలు మార్గం నెరవేరలేదన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు.

సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి



సమావేశంలో మాట్లాడుతున్న టీకే జనార్దన్

ఎమ్మిగనూరుటౌన్: సీపీఎస్ ఉద్యోగుల కరువు భత్యం బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే జనార్దన్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్‌టీయూ ప్రాంతీయ కార్యాలయంలో తాలుకా కన్వీనర్ అడివన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. 2022లో అమలు చేసిన 11వ పీఆర్సీ కంటే ముందు 2020లో రెండు డీఏలకు సంబంధించిన ఆరు విడతల బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా సబ్మిట్ చేసినట్లు తెలిపారు. అవి అప్పట్లో అప్రువల్ కూడా అయ్యాయని, అయితే నాలుగేళ్లు గడిచినా ఆయా బిల్లులకు సంబంధించిన నగదు సీపీఎస్ ఉద్యోగుల ఖాతాలకు జమ కాలేదన్నారు. 2024 జనవరి నుండి రావాల్సిన రెండు డీఏలు వెంటనే ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎస్‌టీయూ రాష్ట్ర నాయకులు బసవరాజు, ప్రసన్నరాజు, బాబయ్య, ఎల్లప్ప, నాగభూషణం, నాగరాజు, రామచంద్ర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

9వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ

ఎమ్మిగనూరురూరల్: ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు ఆన్‌లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని ఎక్సైజ్ సీఐ రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధికి సంబంధించి పట్టణంలో 8 దుకాణాలు, రూరల్‌లో 3, నందవరంలో 2, మాధవరంలో 2 మద్యం దుకాణాలు మంజూరైనట్లు చెప్పారు. వీటికి ఆన్‌లైన్లో రూ. 2 లక్షలు ధరావత్తు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని, మద్యం షాప్ వచ్చినా రాకపోయినా రూ. 2 లక్షలు తిరిగి చెల్లించబడదని వివరించారు.

‘సూపర్ సిక్స్’ అమలు ఎప్పుడు..?



సమావేశంలో మాట్లాడుతున్న రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి ఏసేపు

ఎమ్మిగనూరుటౌన్: అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తుందని భారత రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి ఏసేపు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి అనీఫ్ ప్రశ్నించారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గత సర్కార్‌లానే కేవలం పింఛన్లను మాత్రం పంపిణీ చేస్తూ ఏదో సాధించాం అన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తుందన్నారు. వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇచ్చి మళ్లీ ఆ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి నేటికీ దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఓవైపు మంచి నూనె ధరలను పెరిగినా పట్టించుకోని కూటమి సర్కార్ మద్యం ధరలను మాత్రం తగ్గిస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా అన్నదాతలకు రూ.20వేల పెట్టుబడి సాయం అందించకపోవడం ఏమిటని నిలదీశారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను సత్వరం అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు చిన్ని ప్రసాద్, విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

టీబీపై అప్రమత్తంగా ఉండాలి

ఆదోని టౌన్: టీబీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు అనల్‌సాగర్, వినోద్‌కుమార్ సూచించారు. గురువారం పట్టణంలోని మనుమాన్‌నగర్, అరుంధతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ప్రజలకు టీబీపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా గల్ల పరీక్ష, రక్త పరీక్ష, ఎక్స్‌రే పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేయించుకోవచ్చన్నారు. టీబీ రోగులు మంచి పౌష్టికాహారం తీసుకుని, వైద్యుల సలహాలు పాటిస్తే జబ్బు నయమవుతుందన్నారు. హెల్త్ సూపర్‌వైజర్ బాబురాజు, వైద్యసిబ్బందిగాయత్రి, మేరీ, లలితమ్మ పాల్గొన్నారు.

కేవీపీఎస్ ఆవిర్భావ దినం

కోసిగి: మండలంలోని దుద్ది, చిన్న భూంపల్లి, పెద్ద భూంపల్లి గ్రామాల్లో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ముందుగా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జయరాజ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు రామకోటి హనుమంతు, ప్రకాష్ జెండావిష్కరణ చేసి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు ఎస్సీల అభ్యున్నతికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయా గ్రామ పెద్దలను సన్మానించారు. కార్యక్రమంలో పెద్ద భూంపల్లి వైఎస్సార్ సీపీ నాయకుడు గట్టు భీముడు, మంత్రాలయం మండల నాయకులు అంజి, మారెప్ప, సురేష్, సీఐటీయూ మండల కార్యదర్శి రాముడు, ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్, చర్మకారులు సంఘం నాయకుడు జోజి పాల్గొన్నారు.

సెలవుల్లో తరగతుల నిర్వహణ



భాష్యం పాఠశాల నుంచి విద్యార్థులను బయటికి పంపుతున్న నాయకులు

ఎమ్మిగనూరుటౌన్: ప్రభుత్వం విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించి రెండురోజులు కూడా కాకమునుపే స్థానిక భాష్యం పాఠశాల విద్యార్థులకు తరగతులను నిర్వహించేందుకు పూనుకోవడంతో గురువారం విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకున్నారు. 120 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుండడాన్ని గుర్తించిన ఆర్‌యూఎస్‌ఎఫ్, ఆర్‌పీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ విద్యార్థి సంఘాల నాయకులు రఘునాథ్, అఫ్రిది, సురేంద్రలు పాఠశాలకు వెళ్లి తరగతులను అడ్డుకుని విద్యార్థులను ఇళ్లకు పంపారు. నాయకులు మాట్లాడుతూ డీఈఓ సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదని ఉత్తర్వులిచ్చినా భాష్యం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎంఈఓ 1 కు ఫిర్యాదు చేయగా యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్నాడని ఆరోపించారు.

ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోండి

ఆదోని సెంట్రల్: దసరా సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించే పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు తరగతులను నిర్వహిస్తున్నాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్న యాజమాన్యాలపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. మధు, శశిధర్, యశ్వంత్, మధు, సూరి పాల్గొన్నారు.

ఇంజినీరింగ్ కాలేజీలో క్యాంపస్ నియామకాలు

ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం క్యాంపస్ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వీరన్న మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన ఎంటీఆర్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధులు బీటెక్ చివరి సంవత్సరం ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, సీఏఐ బ్రాంచ్‌ల నుంచి నలుగురు విద్యార్థులను ఇంటర్న్ సాఫ్ట్ వేర్ డెవలపర్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, విభాగపతులు తదితరులు పాల్గొన్నారు.

చదువుకు పేదరికం అడ్డుకారాదు



మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థులను సత్కరిస్తున్న మల్లెల ఆల్‌ఫ్రెడ్‌రాజు, ఎంఈఓ తదితరులు

ఎమ్మిగనూరుటౌన్: చదువుకు పేదరికం అడ్డుకారాదని, ఇందుకోసం విద్యార్థులు కష్టపడి చదవాలని ఇండియా క్రిష్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్‌ఫ్రెడ్‌రాజు పేర్కొన్నారు. నీట్ ప్రవేశ పరీక్షలో మెడిసిన్ సీట్లు సాధించిన పేద దళిత విద్యార్థులైన అలువాల గ్రామానికి చెందిన మల్లెపోగు అద్భుత్‌కుమార్, నాగులదిన్నె గ్రామానికి చెందిన సునీల్‌కుమార్‌ను గురువారం పట్టణంలోని గాంధీనగర్‌లో ఆయనతో పాటు ఎంఈఓ ఆంజినేయులు, కదిరికోట ఆదెన్న తదితరులు సత్కరించారు. ఆ విద్యార్థులకు తమవంతుగా ఏటా రూ.10వేల చొప్పున కోర్స్ పూర్తయ్యే వరకు అందజేస్తామని ఆయన ప్రకటించారు. మొదటగా ఆయన కుమారుడు డాక్టర్ మల్లెల మోహిత్ చేతుల మీదుగా రూ.10వేలను అందించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

దేవనకొండ: మండలంలోని గద్దెరాళ్ల స్టేజీ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టని ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుడిని దేవనకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. గాయపడిన వ్యక్తి చేతిపై దుర్గమ్మ, జ్యోతి అనే పేర్లు ఉన్నాయి. దేవనకొండ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

ప్రారంభమైన శరన్నవరాత్రోత్సవాలు



ముస్సిపల్ క్రీడామైదానంలో దుర్గామాతగా..



పసుపు, కుంకుమ అలంకరణలో వాసవీ మాత



బాలాత్రిపుర సుందరిగా ఫారెస్ట్‌లైన్ అంబా భవానీ



ధాన్య అలంకారంలో చౌడేశ్వరిదేవి

- ఆయా వీధుల్లో కొలువుదీరిన దుర్గామాతలు
- ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు



శక్తిదేవి అలంకారంలో రాజరాజేశ్వరి దేవి



తమలపాకుల అలంకరణలో వీరభద్రేశ్వరస్వామి



బాలాత్రిపుర సుందరిగా పార్వతీదేవి



శైలపుత్రి అలంకరణలో శాంభవి దేవి

ఆదోని అర్బన్: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆయా వీధుల్లో, ఆలయాల్లో నిర్వాహకులు అమ్మవారిని వివిధ రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆదోని ఇలవేల్పు మహాయోగి లక్ష్మమ్మవ్వ, షరాఫ్ బజార్‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు పసుపు అలంకారంలో దర్శనమిచ్చారు. మున్సిపల్ క్రీడా మైదానంలో దుర్గామాత విగ్రహాన్ని కొలువుదీర్చారు. క్రాంతినగర్‌లో ధాన్య అలంకారంలో చౌడేశ్వరిదేవి, హనుమాన్‌నగర్‌లో శక్తిదేవిగా రాజరాజేశ్వరిదేవి, పేట వీరభద్రేశ్వరస్వామిని తమలపాకులతో, మంగరాయ ఆంజనేయస్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

శైలపుత్రదేవిగా శాంభవి దేవి

కోసిగి: మండలంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు గురువారం ప్రారంభమైయ్యాయి. కందుకూరు గ్రామంలో వెలసిన శాంభవి దేవి మొదటి రోజున శైలపుత్రదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, నూతన పట్టువస్త్రాలు, వెండి కవచంతో అలంకరించి, ఫలపుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంకాలం ఆలయ ప్రాంగణంలో భక్తులు దేవి పురాణ పఠనం చేశారు. అలాగే కోసిగిలోని కాళికాదేవి, ఆర్లబండ అంబభవానీ ఆలయాల్లో శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించారు.

ఎమ్మిగనూరుటౌన్: దేవి శరన్నవ రాత్రుల మహోత్సవంలో భాగంగా మొదటి రోజు గురువారం పట్టణంలోని శ్రీ కన్యకాపరవేశ్వరి ఆలయంలో అమ్మవారు బాలత్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా పట్టణంలోని వేదగాయిత్రీ దేవి ఆలయంతో పాటు జమ్ములమ్మ దేవి ఆలయం, గోనెగండ్ల రోడ్డులోని అంభాభవానీ తదితరు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

బాలత్రిపుర సుందరి దేవిగా పార్వతీదేవి

పెద్దకడబూరు : దేవి నవరాత్రులను పురస్కరించుకొని మండలంలోని దొడ్డిమేకలలో వెలసిన పార్వతీదేవి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే.. మండల కేంద్రంలోని కాళికాదేవి, చౌడేశ్వరిదేవి, లక్ష్మమ్మవ్వను నిర్వాహకులు వివిధ రూపాల్లో అలంకరించారు. పూజార్లు నరసింహాచారి, శరభయ్యాచారి, వీరభద్రయ్య, ఉదయం జలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, అభిషేకాలు వంటి పూజలు చేపట్టి నైవేద్యాలు సమర్పించారు.





గురజాలలో బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు,కలశాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న భక్తులు

నందవరం : విజయదశమిని పురస్కరించుకుని గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురజాలలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతి వరినీ దేవి బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి హంపేష్‌స్వామి ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి మూలవీరాట్‌కు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమలగూడూరులో పురోహితుడు శ్రీధర్‌స్వామి ఆధ్వర్యంలో పెద్దమ్మ శైలపుత్రిక దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

ఘర్షణ.. కేసు నమోదు

ఎమ్మిగనూరురూరల్: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ చాంద్‌పీరా, నజీర్, రాజుకు గోల్డ్ స్మిత్ రఫీక్ మధ్య ఘర్షణ జరిగింది. రఫీక్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సుదర్శన్‌రెడ్డి గురవారం రాత్రి తెలిపారు.

కొత్తపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్



ఇంట్లో సోదాలు చేస్తున్న పోలీసులు

హొళగుంద: ఈ నెల 12వ తేదీన దేవరగట్టులో జరిగే దసరా బన్ని ఉత్సవాల్లో రింగు కర్రలను వాడకుండా ఉండేందుకు గురువారం ఆలూరు సీఐ శ్రీనివాసనాయక్ ఆధ్వర్యంలో హొళగుంద ఎస్‌ఐ బాల నరసింహులు, ఇతర మండలాల ఎస్‌ఐలు, సిబ్బంది కొత్తపేట గ్రామంలో కార్డెర్ సెర్చ్ నిర్వహించారు. రింగు కర్రలు, నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నెరణికి తండా, కొత్తపేట కొండల్లో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి బెల్లం ఊట ధ్వంసం చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

హాలహర్వి: హాలహర్వి–ఆలూరు రోడ్డులో గురువారం కారు–బైకు ఢీకొన్న ఘటనలో బాపురం గ్రామానికి చెందిన ఉమేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు ఉమేష్‌ను హాలహర్వి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ చంద్ర ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉమేష్ తన కుమార్తె అనారోగ్యానికి గురి కావడంతో గురువారం మోటార్ సైకిల్‌పై వెళ్లి ఆలూరులో చికిత్స చేయించి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యలో హాలహర్వి సమీపంలో ఓ కారు బళ్లారి నుంచి ఆదోనికి వెళ్తుండగా ఆవులు అడ్డంగా రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా పడింది. అదే సమయంలో మోటార్ సైకిల్‌పై కుమార్తెతో కలిసి వస్తున్న ఉమేష్ కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఉమేష్ తలకు గాయాలు కాగా, ఉమేష్ కుమార్తెకు, కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.